## క్లుప్తంగా

### సాయినాథునికి విశేష పూజలు



సాయినాథునికి ఊరేగింపు నిర్వహిస్తున్న భక్తులు

**మనుబోలు:** మండలంలోని మనుబోలు, జట్ల కొండూరు గ్రామాల్లోని సాయిబాబా మందిరాల్లో గురువారం సాయినాథునికి విశేష పూజలు నిర్వహించారు. ఆయా మందిరాల్లో ఉదయం అర్చకులు సాయినాథునికి అభిషేకం , ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు చేశారు. భక్తులు సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులు సాయి కీర్తనలు, నామాన్ని జపించారు. అలాగే సాయినాథునికి పల్లకి సేవ నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పల్లకి మోశారు. సాయి నామస్మరణ మధ్య గ్రామంలో పల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది.

### అందుబాటు ధరల్లో నిత్యావసర సరుకులు

**పొదలకూరు:** పౌరసరఫరా శాఖ ద్వారా మార్కెట్లలో ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరకులను ఉంచుతామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని రైతుబజార్‌లో తక్కువ ధరకు బియ్యం, కందిపప్పులను ప్రజలకు అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో నిలిచిపోయిన పథకాలను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట నెల్లూరు ఆర్డీఓ ఎ.మలోల, తహసీల్దార్ శివకృష్ణ, మార్కెట్ ఏడీ అనితాకుమారి, నాయకులు వెంకటరత్నం నాయుడు, భాస్కర్‌రెడ్డి, మస్తాన్‌బాబు, మల్లికార్జున్‌నాయుడు, బక్కయ్యనాయుడు తదితరులు ఉన్నారు.

### ఇసుక అక్రమ తరలింపు

- రెండు ట్రాక్టర్లు సీజ్

**విడవలూరు:** మండలంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉండడంతో నిఘా ఉంచిన స్థానిక ఎస్సై ఎం.రాజా గురువారం రాత్రి దాడులు చేసి రెండు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ముదివర్తి మలిదేవి వంతెన వద్ద రెండు ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా ఎస్సై తన సిబ్బందితో వెళ్లి దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ రెండు ట్రాక్టర్లు ముదివర్తి గ్రామానికి చెందిన దొడ్ల నవీన్, దక్కా కార్తీక్‌లవిగా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు.

### పాఠశాల తనిఖీ



రిజిస్టర్‌ను పరిశీలిస్తున్న ఎంఈఓ వసంతకుమారి

**కొడవలూరు:** కొడవలూరు దర్గా సంఘంలోని ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ జి.వసంత కుమారి శుక్రవారం తనిఖీ చేశారు. పాఠ్యాంశాల బోధన, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తదితరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హాజరైన విద్యార్థులు ప్రతి రోజూ పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో డ్రాపౌట్స్‌ను గుర్తించి పాఠశాలలో చేర్పుకోవాలని ఆదేశించారు. ఎంఈఓ వెంట హెచ్‌ఎం ఎం.సరస్వతి, ఉపాధ్యాయిని బీవీ హేమలత ఉన్నారు.

### బాల్య వివాహాలను అరికట్టాలి

**ఇందుకూరుపేట:** బాల్య వివాహాలను నూరు శాతం అరికట్టాలని తహసీల్దార్ రమేష్ సూచించారు. 'భేటీ బచావో.. భేటీ పడావో' కార్యక్రమంలో భాగంగా స్థానిక సీడీపీఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాలను అరికట్టడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, బాల్య వివాహాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని తెలిపారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ముందుకు సాగాలని సూచించారు. ఎంఈఓ సునీల్‌కుమార్ మాట్లాడుతూ 'గుడ్ టచ్.. బ్యాడ్ టచ్' గురించి వివరించారు. కార్యక్రమంలో ఏపీఎం రవిశంకర్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ సుధాకర్, ఇన్‌చార్జి సీడీపీఓ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

### నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

**ఇందుకూరుపేట:** మండలంలోని నరసాపురం, కొరుటూరు, కొమరిక, గంగపట్నం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శని వారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని నరసాపురం ఏఈ నరసింహులు శుక్రవారం తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

# పరిశుభ్రతే రక్ష

- అప్రమత్తతతో సీజనల్ వ్యాధులకు కళ్లెం
- వ్యక్తిగత, పరిసరాల శుభ్రతతో రక్షణ
- దోమల నిర్మూలనతో వ్యాధుల వ్యాప్తికి చెక్



యల్లాయపాళెంలో అతిసారపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న వైద్యసిబ్బంది (ఫైల్)

**కొడవలూరు:** వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ప్రజలను బెంబేలెత్తిస్తాయి. దోమల బెడద ఎక్కువై మలేరియా, డెంగీ, అతిసార లాంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఈ ప్రమాదకర సీజనల్ వ్యాధులను దూరం చేయాలంటే దోమల బారిన పడకుండా చూసుకోవడం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడమే మార్గమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

**మలేరియా ఎలా వస్తుందంటే**

'ఎనాఫిలస్' అనే దోమ కాటు వల్ల మలేరియా బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. ఇంటి పరిసరాల్లో మురుగునీటి నిల్వలు, చెత్తాచెదారాలు ఉంటే అక్కడ దోమల ఉత్పత్తి జరిగి మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు దోమలు కుట్టకుండా దోమతెరలు వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు.

**డెంగీకి దోమే కారణం**

'ఎడిస్' అనే పగటి దోమ కుట్టడం ద్వారా డెంగీ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకితే రక్తంలోని ప్లేట్‌లెట్స్ పూర్తిగా క్షీణిస్తాయి. సకాలంలో మెరుగైన వైద్యం అందకపోతే ప్రాణాపాయమే. డెంగీ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంటి పరిసరాల్లో మంచినీటి నిల్వలు ఉంటే అక్కడ ఈ ఎడిస్ దోమ ఉత్పత్తి అవుతుంది. ఈ దోమ కేవలం పగటి పూట మాత్రమే కుడుతుంది. ఇంటి పరిసరాల్లోని కుండలు, వాడి పారేసిన టైర్లు, తొట్టెలలో నీరు 3 లేదా 4 రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉంటే ఎడిస్ దోమ ఉత్పత్తి అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలి.

**కలుషిత నీటితో అతిసార**

వర్షాకాలంలో భూమిలో నుంచి వచ్చే నీటిలోనూ తేడాలు చోటుచేసుకుంటాయి. ఆ నీళ్లను అలాగే తాగడం వల్ల అతిసార వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈగలు ముసిరిన, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా అతిసార సోకుతుంది. అందువల్ల వర్షాకాలంలో తాగునీటిని కాచి చల్లార్చుకొని తాగడం సురక్షితం. ఇంట్లోని ఆహార పదార్థాలపై ఈగలు ముసరకుండా చూసుకోవడంతోపాటు నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడం మంచిది. పరిసరాల్లో చెత్తాచెదారాలు లేకుండా చూసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అతిసార బారిన పడకుండా ఉండవచ్చు.

**విస్తృత ప్రచారం**

ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వైద్యసిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్య పరుస్తున్నారు. దోమల నివారణకు మురుగు గుంతల్లో గంబూసియా చేపలు వదలడంతోపాటు మలాతియాన్ స్ప్రే చేస్తున్నారు. పంచాయతీల సిబ్బంది దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్నారు. తాగునీటిలో తగిన మోతాదులో బ్లీచింగ్ కలుపుతున్నారు. అయినప్పటికీ ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు.



కొడవలూరు గురుకులంలో దోమల నివారణకు మలాతియాన్ స్ప్రే చేస్తున్న సిబ్బంది (ఫైల్)

### వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం



ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వర్షాకాలం ఆరంభంలోనే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వైద్యశాఖ ద్వారా గురుకులాలు, హాస్టళ్లలో దోమల నివారణకు మలాతియాన్ స్ప్రే చేస్తున్నాం. మురుగు గుంతలు, కాలువల్లో దోమల నివారణకు గంబూసియా చేపలను వదులుతున్నాం. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు.

– డాక్టర్ ఎం.రామకృష్ణ, వైద్యాధికారి, కొడవలూరు పీహెచ్‌సీ

# కుష్టు వ్యాధిని నిర్మూలిద్దాం



వాల్‌పోస్టర్, కరపత్రాలు ఆవిష్కరిస్తున్న డాక్టర్ స్రవంతి తదితరులు

**పొదలకూరు:** కుష్టు వ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్యాధికారిణి డాక్టర్ స్రవంతి, డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ మోహన్ సూచించారు. కుష్టు వ్యాధి నిర్మూలనపై పొదలకూరు మండలం మహ్మదాపురం సీహెచ్‌సీలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కుష్టు వ్యాధిగ్రస్తుల సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చర్మంపై స్పర్శలేని మచ్చలు, చెవులపై, ఎదపై, వీపుపై నొప్పిలేని బుడిపెలు, కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం తదితర లక్షణాలు ఉంటే కుష్టువ్యాధిగా నిర్ధారించాలన్నారు. అనంతరం కుష్టు వ్యాధి నిర్మూలనపై ముద్రించిన వాల్‌పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ ఆదిలక్ష్మి, విస్తరణాధికారి రవికుమార్, శ్రీనివాసులు, మస్తాన్ బీ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

**కోడూరు పీహెచ్‌సీలో..**

**తోటపల్లిగూడూరు:** కుష్టు వ్యాధిని నిర్మూలనకు వైద్యసిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించాలని డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక వైద్యాధికారి నరేంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం కుష్టు వ్యాధి నిర్మూలనపై ఇంటింటి సర్వే కార్యక్రమానికి సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 18 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎవరికైనా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ సీహెచ్‌ఓ రమేష్, హెల్త్ హెడ్యుకేటర్ ఉమర్, పర్యవేక్షకులు సతీష్, ఇందిరమ్మ, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

# వీధి కుక్కల స్వైరవిహారం



కుక్క కరవడంతో గాయపడిన యువకుడు

**మనుబోలు:** మండల కేంద్రం మనుబోలులో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా చేరి స్థానికులను భయభ్రాంతులకు గురుచేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఓ పిచ్చికుక్క ఐదుగురు వ్యక్తులపై దాడి చేసి గాయపరిచింది. పిచ్చికుక్క కరవడంతో బీసీకాలనీకి చెందిన ఇమ్మిడిశెట్టి వేణుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక పీహెచ్‌సీలో అతనికి చికిత్స చేశారు. కాగా గ్రామస్తులు ఆ పిచ్చికుక్కను కొట్టి చంపేశారు. కుక్కల బెడదపై ఇప్పటికే గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

### ఎండు గడ్డికి యమ గిరాకీ



**కోవూరు:** ప్రస్తుతం ఎండు గడ్డికి మంచి గిరాకీ ఉండడంతో రైతులు తమ పొలాల్లోని గడ్డిని యంత్రాలతో కట్టలు కట్టి విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. పశువుల మేతగా ఉపయోగించే ఎండు గడ్డిని కట్టలు కట్టేందుకు కూలీలకు ఎక్కువ ఖర్చు అవుతుండడంతో రైతులు యంత్రాల ద్వారా మోపులు కట్టిస్తున్నారు. యంత్రం ద్వారా గడ్డిని కట్టలు కట్టడానికి ఒక్క కట్టకు రూ.50 వసూలు చేస్తున్నారు.

# సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి



పరిశీలిస్తున్న పెంచలయ్య తదితరులు

**నెల్లూరు(అర్బన్):** డెంగీ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్‌ఓ పెంచలయ్య సూచించారు. డెంగీ మాసోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని కుక్కలగుంట, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో తనిఖీలను జిల్లా మలేరియా నివారణాధికారి హుస్సేనమ్మతో కలిసి శుక్రవారం చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కాలువలను శుభ్రం చేయాలని సచివాలయ శానిటరీ కార్యదర్శికి సూచించారు. దోమలు కుట్టకుండా జాగ్రత్త పడితే సీజనల్ వ్యాధులు రావన్నారు. సహాయాధికారి నాగార్జునరావు, కోట మిట్ట పట్టణ ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ నవీన్‌కృష్ణ, శామ్యూల్ బాబు, తిరుపతయ్య పాల్గొన్నారు.

# సమస్యలు పరిష్కరించాలని వినతి

**నెల్లూరు(వీఆర్సీసెంటర్):** సమస్యలను పరిష్కరించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (యూఈఈయూ) నేతలు కోరారు. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో నేతలు శుక్రవారం అందజేశారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నేతలు నాయబ్ రసూల్, వెంకటేశ్వరరావు, పెంచలప్రసాద్, కోశాధికారి రాజు, ఎస్పీడీసీఎల్ డిస్కమ్ అధ్యక్షుడు శివశంకర్, శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నాగసుబ్బయ్య, సురేంద్రబాబు, నాగమల్లయ్య, రసూల్, సునీల్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

### లేఅవుట్లలో హద్దు రాళ్ల తొలగింపు

**పొదలకూరు:** స్థానిక నెల్లూరు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన స్వర్ణా గార్డెన్స్ లేఅవుట్‌లో ప్లాట్ల హద్దు రాళ్లను ఇన్‌చార్జి ఈఓపీఆర్‌డీ దొరబాబు పర్యవేక్షణలో సిబ్బంది శుక్రవారం తొలగించారు. ఈ సందర్భంగా ఈఓపీఆర్‌డీ మాట్లాడుతూ నుడా అనుమతులు లేకుండా లేఅవుట్ నిర్మాణం జరిగిన నేపథ్యంలో నుడా వైస్ చైర్మన్ బాపిరెడ్డి హద్దు రాళ్లను తొలగించాలని ఆదేశించినట్లు తెలిపారు.

### విద్యార్థులకు స్టూడెంట్ కిట్ల పంపిణీ

**ముత్తుకూరు:** ప్రభుత్వం అందించిన స్టూడెంట్ కిట్లను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శుక్రవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. ముత్తుకూరు మండలంలోని 6 జెడ్పీ హైస్కూళ్లు, ఒక గురుకుల పాఠశాలకు చెందిన 4,652 మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు మంజూరు చేసిన నేపథ్యంలో ముత్తుకూరులోని ఈదూరు ఈశ్వరమ్మ జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు ఎమ్మెల్యే సోమిరెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓలు మధుసూదన, హేమసుందర్, హెచ్‌ఎం శ్రీనివాసులురెడ్డి, ఈదూరు రామమోహన్‌రెడ్డి, పల్లంరెడ్డి రామమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

### రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

**వెంకటాచలం:** బైక్ అదుపుతప్పి పడిపోయి ఓ వ్యక్తి గాయపడిన ఘటన వెంకటాచలం మండలంలోని కసుమూరు సమీపంలో శుక్రవారం జరిగింది. నెల్లూరు నగరం పొదలకూరు రోడ్డు ప్రాంతానికి చెందిన కరీముల్లా పనినిమిత్తం బైక్‌పై కసుమూరుకు వచ్చాడు. తిరిగి నెల్లూరుకు వెళుతుండగా మార్గమధ్యంలో మలుపు వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో కరీముల్లాకు గాయాలు కాగా వాహనదారులు గమనించి చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

### ప్రజా వైద్యానికి పెద్దపీట

**బుచ్చిరెడ్డిపాళెం రూరల్:** కోవూరు నియోజకవర్గంలో ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తామని స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని సీహెచ్‌సీలో దాతలు అందించిన పలు వైద్య పరికరాలను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పలు సమస్యలను సిబ్బంది తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. సిబ్బంది కొరత, మౌలిక వసతుల కల్పన సమస్యలను అతి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ రమణబాబు, నాయకులు ఎంవీ శేషయ్య, బత్తల హరికృష్ణ పాల్గొన్నారు.

### రహదారి భద్రతపై అవగాహన

**నెల్లూరు(టౌన్):** రహదారి భద్రత, హెల్మెట్ ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమాన్ని నగరంలోని జిల్లా రవాణా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జి వాణి మాట్లాడారు. బైక్ నడిపే సమయాల్లో హెల్మెట్‌ను ప్రతి ఒక్కరూ విధిగా ధరించాలని సూచించారు. అతి వేగం, డ్రంకెన్ డ్రైవింగ్, ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడపడం తదితర కారణాలతో ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని చెప్పారు.

# సీసీఆర్ కార్డులతో బహుళ ప్రయోజనాలు



ఇందుకూరుపేట: మాట్లాడుతున్న ఏడీ రాజ్‌కుమార్

**కొడవలూరు:** సీసీఆర్ కార్డులతో కౌలు రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయని మండల వ్యవసాయాధికారిణి సీహెచ్‌ఎస్ లక్ష్మి తెలిపారు. మండలంలోని తలమంచిలో పంట సాగు ధ్రువీకరణ (సీసీఆర్) పత్రాలపై శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కౌలు రైతు విధిగా సీసీఆర్ కార్డు పొందాలని, ఈ కార్డు ద్వారా కౌలు రైతులు వ్యవసాయశాఖ ద్వారా ఇచ్చే రాయితీలు, బ్యాంక్ ద్వారా పంట రుణాలు పొందే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. సీసీఆర్ కార్డు పొందాలనుకునే కౌలు రైతులు సంబంధిత వీఏఏ, వీఆర్వోలను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వీఆర్వో వై.రాహుల్ తేజ, వీఏఏ ఎన్.ప్రసాద్, సర్పంచ్ వై.భాస్కర్‌రావు, రైతులు పాల్గొన్నారు.

**జగదేవిపేటలో..**

**ఇందుకూరుపేట:** కౌలు రైతులకు ప్రభుత్వం పంట సాగు ధ్రువీకరణ పత్రాలు (సీసీఆర్‌సీ) మంజూరు చేస్తోందని, తద్వారా ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం కలుగుతుందని వ్యవసాయశాఖ ఏడీ రాజ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని జగదేవిపేటలో శుక్రవారం సీసీఆర్ కార్డులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందుకూరుపేట డివిజన్ పరిధిలోని ఇందుకూరుపేట మండలంలో 682, ముత్తుకూరు మండలంలో 892, టీపీ గూడూరు మండలంలో 1,091 సీసీఆర్ కార్డులు రైతులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కౌలు పత్రానికి 11 నెలల కాల పరిమితి ఉంటుందన్నారు. భూమిపై కౌలుదారుడికి ఎలాంటి హక్కు ఉండదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఓ రఘునాథ్‌రెడ్డి, వ్యవసాయ సహాయకుడు నవీన్, రైతులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఏఓ లక్ష్మి

**చిన్నచెరుకూరు, నరుకూరులలో..**

**తోటపల్లిగూడూరు:** కౌలు రైతులకు సీసీఆర్ కార్డుల ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని మండల వ్యవసాయాధికారిణి శిరీషారాణి పేర్కొన్నారు. మండలంలోని చిన్నచెరుకూరు, నరుకూరు రైతు సేవా కేంద్రాల్లో శుక్రవారం సీసీఆర్ కార్డుల (పంట సాగు ధ్రువీకరణ పత్రాల)పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ సీసీఆర్ కార్డులు పొందడం ద్వారా కౌలు రైతులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. తోటపల్లిగూడూరు మండలంలో 1,091 మంది కౌలు రైతులకు ఈ కార్డులను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రసన్న, శివకుమార్, రైతులు పాల్గొన్నారు.

# పొటాష్ వాడకంతో దిగుబడి పెంపు



రైతులకు సూచనలిస్తున్న కేవీకే శాస్త్రవేత్త కిరణ్‌కుమార్‌రెడ్డి

- కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ కె.కిరణ్‌కుమార్‌రెడ్డి

**కొడవలూరు:** ప్రస్తుతం వరి పంటలో దిగుబడుల కోసం రైతులు నత్రజని, భాస్వరం ఎరువుల వైపు మొగ్గుచూపుతున్నారని, పొటాష్ ఎరువులకు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తద్వారా ఎరువుల సమతుల్యత లోపించి దిగుబడులు తగ్గుతాయని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ కె.కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని వెంకన్నపురంలో ఆత్మ ఆధ్వర్యంలో వరిలో సమగ్ర ఎరువుల యాజమాన్యంపై శుక్రవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నత్రజని మోతాదు తగ్గించి పొటాష్ ఎరువును ఎకరాకు 26 కిలోల వంతున వాడడం వల్ల వరిలో ఆశించిన మేర దిగుబడులు పొందవచ్చన్నారు. వరిలో పొటాష్ ఎరువులను రేగడి నేలల్లోనైతే ఆఖరి దమ్ములో ఒకేసారి 26 కిలోలు వాడుకోవాలన్నారు. చల్కా (తేలిక) భూముల్లోనైతే ఆఖరి దమ్ములో 13 కిలోలు, అంకురం ఏర్పడే దశలో 13 కిలోల వంతున వాడుకోవాలని సూచించారు. జిల్లా వనరుల కేంద్రం ఏఓ యు.గీతాకుమారి మాట్లాడుతూ పొలంలో సేంద్రియ ఎరువులను వాడనందువల్ల నేల జీవం కోల్పోయి క్రమేణా పంట ఉత్పాదక శక్తి క్షీణిస్తుందని తెలిపారు. నెల్లూరులోని జీవ నియంత్రణ ప్రయోగశాల, తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలలో లభించే జీవన ఎరువులను వాడుకొని రసాయన ఎరువులను 25 శాతం తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ లక్ష్మి, ఏఈఓ ఎ.అనూష, వీఏఏ లిఖిత, రైతు నాయకులు కె.కృష్ణ, పి.అజయ్‌బాబు, రైతులు పాల్గొన్నారు.

# మెగా డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్



మాట్లాడుతున్న పీడీఎస్‌యూ నేతలు

**నెల్లూరు (టౌన్):** రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మెగా డీఎస్సీని వెంటనే ప్రకటించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. నగరంలోని పీడీఎస్‌యూ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలను విలీనం చేయడం ద్వారా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువవుతాయని చెప్పారు. దీని వల్ల బీఈడీ, టీటీసీ చేసిన వారు ఇబ్బందులు పడతారని తెలిపారు.

# భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు



ఏర్పాట్లపై చర్చిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

**నెల్లూరు(బృందావనం):** నగరంలోని బారాషహీద్ దర్గాలో నిర్వహించనున్న రొట్టెల పండగకు సర్వం సిద్ధమైందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలు చేపట్టామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. రొట్టెల పండగకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మేయర్ భానుశ్రీ, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, దర్గా ఉత్సవ కమిటీ చైర్మన్ ఖాదర్‌బాషా తదితరులతో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. సమీ హుస్సేనీ, షంషుద్దీన్, సాబీర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

# విద్యార్థులకు అభినందన



**నెల్లూరు (టౌన్):** నగరంలోని చిన్నబాలయ్యనగర్‌లో గల మున్సిపల్ హైస్కూల్లో పదో తరగతి చదివిన నలుగురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఈ క్రమంలో పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జయసాయి నాగేంద్ర, హరి వెంకటతరుణ్, ప్రజ్ఞశ్రీ, రాణిని అభినందించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు జాస్మిన్ నమ్మ మాట్లాడారు. 2023 – 24 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 581 మార్కులను పార్థు సాధించారని చెప్పారు.